www.prajasakti.com
ప్రజాశక్తి
గురువారం 15 మే 2025



విద్యార్థులకు పాజిటివ్ థింకింగ్‌పై అవగాహన

ప్రజాశక్తి-మదనపల్లె

మిట్స్ కాలేజ్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం కోసం పాజిటివ్ థింకింగ్ శక్తి అనే అంశంపై అతిథి ఉపన్యాసాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ యువరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల పూర్వ విద్యార్థి, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యుడు అతిక్ అహమ్మద్ పాల్గొని మాట్లాడుతూ పాజిటివ్ థింకింగ్ అనేది మన జీవితాన్ని మార్చే గొప్ప ఆయుధమన్నారు. ప్రతికూల పరిస్థితులను కూడా సానుకూల దృష్టితో చూడగలిగితే విజయం సులభమవుతుందని తెలిపారు. విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించాలంటే ధైర్యంగా ముందుకు సాగాలని, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల డాక్టర్ రూపశ్రీ, డాక్టర్ ముత్తు లక్ష్మణం, రిజ్వాన్ పాల్గొన్నారు.



విద్యార్థులకు అవగాహన అహమ్మద్

గళం విప్పేనా?

- రబీపై లోతైన చర్చ అవసరం
- సిపిడబ్ల్యు టెండర్లపై పట్టుబట్టేనా
- కదలని ఉక్కు పరిశ్రమ పనులు
- నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం



ప్రజాశక్తి - కడప ప్రతినిధి

జిల్లా ఎదుర్కొంటున్న సమస్యలపై లోతుగా చర్చించడంపై సందేహం నెలకొంది. ఈనెల ఏడున నిర్వహించాల్సిన సమావేశం కేబినెట్ కారణంగా వాయిదా పడింది గురువారం నిర్వహించే సమావేశంలో ఖరీఫ్ సీజన్‌లో రైతాంగం ఎదుర్కొంటున్న నకిలీ విత్తన నివారణ, అన్నదాతా సుఖీభవ నిధుల జమ, క్రాప్ ఇన్సూరెన్స్ వంటి సమస్యలపై దృష్టి సారించాల్సి ఉంది. వ్యవసాయ, పారిశ్రామిక. సాగునీటి పారుదల, విద్య, వైద్య రంగాలు ఎదుర్కొంటున్న ప్రతికూలతలు జిల్లా ప్రగతిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. జిజిహెచ్ సూపర్‌స్పెషాలిటీ, క్యాన్సర్ విభాగాలకు వైద్య నిపుణులు, నర్సింగ్ సిబ్బంది, టెక్నీషియన్స్ కొరతపై దృష్టి సారించాలి. ఉక్కు పరిశ్రమ, ఆర్కిటెక్చర్ యూనివర్శిటీ నిర్మాణ పనులపై చర్చించాల్సి ఉంది. కొప్పర్తి పైప్‌లైన్ పనుల పురోగతిని ఆరా తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాలోని 24 సిపిడబ్ల్యు స్కీముల టెండర్ల ఓపెన్‌పై అధికార పార్టీ ఏకపక్షంపై నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఏడాది మార్చి నుంచి గాలివాన బీభత్సం ధాటికి వాటిల్లిన రూ.నాలుగు కోట్ల మేరకు ఉద్యాన పంటల నష్టాలకు పరిహారం అందని ద్రాక్షను తలపి స్తోంది. జిల్లా రైతాంగం నకిలీ విత్తన సమస్యతో సతమతమవుతోంది. ఖరీఫ్ ప్రధాన ఆహార పంటలు వరి, వేరుశనగ. వీటితోపాటు ఉద్యాన పంటలైన అరటి, చీనీ, టమోటా ధరలు గణనీయంగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. బడ్జెట్‌లో ప్రతిపాదించిన గిట్టుబాటు ధరల స్థిరీకరణ నిధి సహాయంతో ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాలో సుమారు 3.16 లక్షల ఎకరాల్లో సాగు చేయడం తెలిసిందే. ప్రధాన పంటల దిగుబడులతోపాటు మార్కెట్లో ధరల తగ్గుదల ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయడంపై సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉరుముతోంది. అన్నదాత సుఖీభవ, తల్లికివందనం, ఫీజురియింబర్స్‌మెంట్ జమ చేయడంపై నిలదీయాల్సిన అవసరం ఉంది. వైద్య రంగానికి వస్తే జిజిహెచ్ సూపర్ స్పెషాలిటీ, క్యాన్సర్ విభాగాలకు వైద్యనిపుణులు, ంగ్ సిబ్బంది, ఆధునిక పరికరాల ఆపరేటర్ల నియామకం వంటి అంశాలపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అన్నమయ్య రిజర్వాయర్ పునరుద్ధరణ, శ్రీనివాసపురం రిజర్వాయర్ల పనులను పూర్తి చేయాల్సి ఉంది. జిఎన్ఎస్ఎస్ ఫేజ్-2, హెచ్ఎన్ఎస్ఎస్ కాలువల పనులకు మోక్షమెప్పుడో తేలాల్సి ఉంది. కడప మున్సిపల్ కార్పొరేషన్‌లో దేవుని కడప రహదారి విస్తరణ పెండింగ్, నాలుగు స్ట్రోమ్ డ్రెయిన్ పనుల పురోగతి ప్రశ్నార్థంకగా మారింది. గండికోట, సోమశిల, పైడిపాలెం నిర్వాసితుల మొరను ఆలకించాలి. సర్వరాయ సాగర్, బ్రహ్మాసాగర్, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పరిధిలోని లింగాల కాల్వ లీకేజీ, యురేనియం పైప్‌లైన్ పనుల నత్తనడకను సమీక్షించాలి. వేసవి సీజన్‌లో యురేనియం వ్యర్థాల నిర్వహణలోని టెయిల్ పాండ్ పటిష్టతను సమీక్షించాల్సి ఉంది. యర్రబల్లి-పార్నపల్లి పైప్‌లైన్ పనుల ఆలస్యం కారణంగా యురేనియం నిర్వాసిత గ్రామాలకు తాగునీటి సమస్య ఎప్పటికి పరిష్కారమవుతుందో తెలియలేదు. ఉక్కు పరిశ్రమ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి రావడంతో ఉక్కు పనుల పురోగతిపై సందేహం నెలకొంది. 2019 సార్వత్రిక ఎన్నికల ముంగిట తాము అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ వైఫల్యం శాపంగా మారింది. 2024 ప్రథమార్థంలో జెఎస్‌డబ్ల్యూ చేపట్టిన ఉక్కు పరిశ్రమ పనుల్లో ఎటువంటి కదలిక కనిపించడం లేదు. ఐసిడిఎస్ పరిధిలోని పలు అంగన్వాడీ కేంద్రాలు అద్దెభవనాల్లో మగ్గుతున్నాయి. ఐసిడిఎస్ అంగన్వాడీ భవన నిర్మాణాలను చేపట్టడంలో మీనమేషాలు లెక్కిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. జడ్‌పి నిధుల నుంచి చేపడతామన్నా ముందుకురాని పరిస్థితి నెలకొంది. జడ్‌పి పాలకవర్గం జిల్లా సమగ్రాభివృద్ధిపై సమగ్రమైన చర్చ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.



ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు

సిబిఎస్ఇ ఫలితాల్లో మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

ప్రజాశక్తి-మదనపల్లె

కురబలకోట మండలంలోని గోల్డెన్ వ్యాలీ విద్యా సంస్థలలోని బిఇఎస్ మోడల్ హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు 2024-25 విద్యా సంవత్సరం సిబిఎస్ఇ పదవ తరగతి ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. విద్యా సంస్థల చైర్మన్ ఎన్.వి.రమణారెడ్డి, డైరెక్టర్ ఎన్.పి.రావు, ప్రిన్సిపల్ కె.వి.రమణ, ఉపాధ్యాయ బృందం విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చూపించిన ఏకాగ్రత, పట్టుదల ప్రశంసనీయమన్నారు. ఫలితాల వెనుక విద్యార్థుల కృషితో పాటు ఉపాధ్యాయుల మార్గదర్శకత ఎంతో కీలకంగా నిలిచిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో విద్యార్థులు ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాక్షించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన కె.రెడ్డి శ్రీఉతేజ్ 531 మార్కులతో మొదటి స్థానం సాధించారన్నారు. కె.మణ్విత శ్రీ 505, డి.దీక్షిత 502, పి.సదియా 448, వి.పవన్ కుమార్‌రెడ్డి 448, బి.జశ్వంత్ 447 మార్కులతో ఉత్తమ ఫలితాలు సాధించారని తెలిపారు.

బోయకొండ గంగమ్మ ఆలయంలో ఉబ్బదేవర్లు

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్

పట్టణంలోని అమ్మచెరువుమిట్ట దోబీఘాట్‌లోని బోయకొండ గంగమ్మ ఆలయంలో ఉబ్బదేవర్లు జాతర ఆలయ కమిటీ అధ్యక్షులు కె.వెంకటరమణ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా రజక సంఘాల సమైఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు, టిడిపి బిసి సెల్ నియోజకవర్గం అధ్యక్షులు ముసలికుంట నాగయ్య హాజరయ్యారు. వారిని శాలువ, పూలమాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఎ.చంద్ర, ఎ.వేమ నారాయణ, చిన్నక్క, రవి, వరలక్ష్మి, హేమావతి, మంగమ్మ, ఈశ్వరమ్మ,రెడ్డి శేఖర్, ఆంజనేయులు, సరోజమ్మ పాల్గొన్నారు.

కడప మేయర్ సురేష్‌బాబుపై అనర్హత వేటు!

యాక్టు-1955 ఉల్లంఘన పేరిట తొలగింపు

రూ.36 లక్షలు స్వాహాపై సీరియస్

జిఒఆర్‌టి 446 విడుదల



ప్రజాశక్తి - కడప ప్రతినిధి : మేయర్ కె.సురేష్‌బాబుపై అనర్హత వేటు పడింది. ప్రభుత్వం జిఒఆర్‌టి నెంబర్ 446 జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే...1955 మున్సిపల్ యాక్టును ఉల్లంఘిస్తూ వర్ధిని కన్‌స్ట్రక్షన్ అనే కుటుంబ సభ్యుల పేరిట నమోదైన కాంట్రాక్టు కన్‌స్ట్రక్షన్ చేపట్టిన రూ.36 లక్షల రహదారులు, ఇతర అభివృద్ధి పనుల్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తప్పు బట్టింది. మున్సిపల్ యాక్టు-1955 ప్రకారం మేయర్ వంటి స్థానిక సంస్థల పదవుల్లో నియమితులైన నాయకులు, కుటుంబ సభ్యులు, బంధువుల పేరిట ఎలాంటి కాంట్రాక్టు పనులను చేపట్టకూడదని నిర్దేశిస్తోంది. నిబంధనల్ని ఉల్లంఘిస్తూ తన కుటుంబ సభ్యుల పేరిట నమోదైన వర్ధిని కన్‌స్ట్రక్షన్ సంస్థ కడప కార్పొరేషన్ పరిధిలో 10 రకాల కాంట్రాక్టు పనుల్ని చేపట్టింది. ఏడు పనుల్ని పూర్తి చేసింది. మరో మూడు పనులు పెండింగ్ దశలో ఉన్నాయి. రూ.36 లక్షల విలువైన పలు రహదారులు, ఇతర అభివృద్ధి పనుల్ని చేపట్టడంపై అధికార పార్టీకి చెందిన కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి ఆరోపిస్తూ ప్రభు త్వానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర మున్సిపల్ అడ్మిస్ట్రేషన్ అధికార యంత్రాంగం విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ విచారణలో రూ.36 లక్షల దుర్వినియోగం చేసినట్లు నిర్ధారించింది. మున్సిపల్ యాక్టు-1955 ఉల్లంఘనపై సమాధానం చెప్పాలని కోరుతూ పలు మార్లు నోటీసులు జారీ చేసింది. నోటీసులను సవాల్ చేస్తూ మేయర్ హైకోర్టును ఆశ్రయించారు. మున్సిపల్ అడ్మి నిస్ట్రేషన్ రాష్ట్ర అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరి 28న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్ అప్రైసాల్ రిపోర్టును నివేదించింది. మార్చి ఎనిమిదిన వ్యవహారం హైకోర్టుకు చేరింది. 24న షోకాజ్ నోటీసు కింద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు మెమో జారీ చేశారు. ప్రభుత్వం ఏప్రిల్ 22న మెమో జారీ చేసింది. దీనిపై హైకోర్టులో రిట్ వేయడం, అనంతరం ప్రభుత్వం ఈనెల తొమ్మిదిన మెమో జారీ చేసింది. ప్రభుత్వం మేయర్‌ను పదవి నుంచి తొలగిస్తూ జిఒఆర్‌టి 446 జారీ చేసింది. ప్రభుత్వం మేయర్‌ను తొలగించడంపై చర్చనీయాంశంగా మారింది.

ప్రైమరీ స్కూళ్లకు పంపడం సరికాదు

- ఆపస్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.బాలాజీ

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్

స్కూల్ అసిస్టెంట్లను ప్రైమరీ స్కూళ్లకు పంపడం సబబుకాదని ఆపస్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.బాలాజీ అన్నారు. బుధవారం పట్టణంలోని స్థానిక ఆపస్ కార్యాలయంలో ఆపస్ జిల్లా అధ్యక్షులు నరసింహులు అధ్యక్షతన జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన జిఒ19లో మిగులు స్కూల్ అసిస్టెంట్లను మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలుగా కన్వర్షన్ చేశారన్నారు. స్కూల్ అసిస్టెంట్లకు పైస్థాయి ప్రమోషన్లు ఇవ్వాలి కానీ డీమోషన్ కల్పించడం ఏంటని ప్రశ్నించారు. ఈ నిర్ణయం ఉపసంహరించుకుని సమాంతరంగా తెలుగు మీడియంని కొనసాగిస్తూ, విద్యార్థుల సంఖ్య 45 దాటితే రెండవ సెక్షనుగా పరిగణించి ఆ తర్వాత ప్రతి 30 మందికి మరొక సెక్షన్ కేటాయిస్తూ మిగులు స్కూల్ అసిస్టెంట్లను హైస్కూల్స్, యూపీ స్కూళ్లకు మాత్రమే కేటాయించాలన్నారు. మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలుగా ఎస్‌జిటిలకు పిఎస్‌హెచ్ఎంలుగా ప్రమోషన్లు ఇచ్చి భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జిఒ 19లో తొమ్మిది రకాల పాఠశాలలు చూపడం జరిగిందని, ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులను కేటాయించడం అసంబద్ధంగా ఉందన్నారు. ప్రతి ప్రాథమిక పాఠశాలకు కనీసం ఇద్దరూ ఉపాధ్యాయులు ఉండే విధంగా ప్రతి 20 మందికి ఒక ఎస్జీటీను కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా అధ్యక్షులు నరసింహులు మాట్లాడుతూ ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు సరిపడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కేటాయించాలని డిమాండ్ చేశారు. నూతనంగా విడుదల చేసిన లీప్ యాప్‌లోనే బదిలీలకు దరఖాస్తు చేసుకోవడం వెబ్ ఆప్షన్లు ఇవ్వడం అవకాశం కల్పించాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి మాట్లాడుతూ ఏళ్ల తరబడి పెండింగులో ఉన్న ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలకు ప్రత్యేక సబ్ కమిటీ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించి అన్ని కేడర్లకు ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. 253 జీవోను రద్దు చేసి టీచర్లకు జూనియర్ లెక్చరర్లుగా ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. రేషనలైజేషన్ పాయింట్లు కేటాయింపులో రెండుసార్లు వరుసగా రేషనలైజేషనుకి గురైన టీచర్లకు, ప్రమోషన్లపై వెళ్లి ప్రస్తుతం రేషన్లైజేషన్ అవుతున్న టీచర్లకు ప్రత్యేకంగా ఆదరణ పాయింట్లు కేటాయించాలని కోరారు. ఎస్‌జిటిలకు మ్యానువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో ఆపస్ రాష్ట్ర మీడియా ఇన్‌ఛార్జి రెడ్డిరాజేశ్వరి, జిల్లా కార్యదర్శి రెడ్డి శేఖర్, నాయకులు సిద్ధారెడ్డి, రమణ, కొండారెడ్డి, గిరీష్, గోపాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు.



మాట్లాడుతున్న ఆపస్ రాష్ట్ర అధ్యక్షులు బాలాజీ

మెరుగైన విద్యుత్ అందించాలి

- రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి

ప్రజాశక్తి-రాయచోటి

విద్యుత్ వినియోగదారులకు మెరుగైన విద్యుత్ అందించాలని రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని ఎపిఎస్‌పిడిసిఎల్ కార్యాలయంలో రూ.10 లక్షలతో రీ మోడల్ చేసిన ఎస్ఇ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మారుమూల గ్రామాలకు సైతం మెరుగైన విద్యుత్ అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. విద్యుత్ అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేసి విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా ప్రజలకు మెరుగైన సేవలందించాలని తెలిపారు. విద్యుత్ అధికారులకు ఎటువంటి సమస్యలున్న వెంటనే తమకు తెలియజేసి పరిష్కరించుకోవచ్చని చెప్పారు. ప్రజల నుంచి ఎక్కడ కూడా లోవోల్టేజ్ సమస్య ఫిర్యాదులు రాకూడదన్నారు. అతి త్వరలో మారుమూల గ్రామాలకు సైతం త్రీఫేస్ కరెంటు అందజేసి ప్రజల జీవనోపాదులు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నూతన అన్నమయ్య జిల్లా ఏర్పడిన సందర్భంగా రాయచోటి పట్టణంలో ఎపిఎస్‌పిడిసిఎల్ నూతన ఎస్ఇ కార్యాలయం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. నూతన ఎస్ఇ చాంబర్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఎపిఎస్‌పిడిసిఎల్ ఎస్ఇ చంద్రశేఖర్‌రెడ్డి, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.



విద్యుత్ ఎస్ఇ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

విపత్తులు ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలి

- కలెక్టర్ చామకూరి శ్రీధర్



భవనంపై ఉన్నవారిని కాపాడే విధానాన్ని ప్రదర్శిస్తున్న అగ్నిమాపక సిబ్బంది

ప్రజాశక్తి-రాయచోటి

యుద్ధం అనివార్యమైనప్పుడు ప్రజలు ఏ విధంగా ఎదుర్కోవాలో తెలిపేందుకే సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించామని కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు. బుధవారం రాయచోటిలోని ఎపిఎస్‌ఆర్‌టిసి బస్టాండ్ ఆవరణలో రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ, అగ్నిమాపక శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన సివిల్ మాక్ డ్రిల్ విజయవంతంగా పూర్తయిందని పేర్కొన్నారు. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారతదేశ హోం శాఖ ఆదేశాల మేరకు భారత పౌరులు ఏ విధంగా సన్నద్ధంగా ఉండాలో తెలియజేసేందుకు దేశవ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, దీనిలో భాగంగా రాయచోటిలోని ఎపిఎస్‌ఆర్‌టిసి బస్టాండ్ ఆవరణలో నిర్వహించిన మాక్ డ్రిల్ కార్యక్రమం విజయవంతమైందని పేర్కొన్నారు. శత్రుదేశం నుంచి మనదేశంలోని ఏ ప్రాంతం మీదైనా లేదా డ్యాములు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు డిజిటల్ నెట్వర్కులు, జనం ఎక్కువగా గుమి కూడిన ప్రదేశాలు వంటి ముఖ్యమైన వ్యవస్థల మీద దాడి జరిగినప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలో తెలియజేసేందుకే ఈ మాక్ డ్రిల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రాయచోటి ఆర్‌డిఒ శ్రీనివాస్ మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు సివిల్ మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని నిర్వహించామని యుద్ధం వచ్చినప్పుడు ప్రజలు తమని తాము ఎలా రక్షించుకోవాలని తెలియజెప్పే కార్యక్రమమే సివిల్ మాక్ డ్రిల్ అని పేర్కొన్నారు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి అనిల్ కుమార్ మాట్లాడుతూ సివిల్ మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని బుధవారం ఉదయం 11 గంటలకు సైరన్ మోగించి ప్రారంభించామని పేర్కొన్నారు. దగ్గరలోని ప్రజలందరికీ మెసేజ్లు, ఇతర మార్గాల ద్వారా అప్రమత్తం అవ్వాలని సూచించామన్నారు. రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖ, తదితర శాఖల సమన్వయంతో ప్రభావిత ప్రజలకు అవసరమయ్యే చర్యలు చేపట్టామన్నారు. ప్రజలకు అవసరమైన సూచనల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. దాడులు జరిగినప్పుడు ప్రజలను ఉంచేందుకు సురక్షిత ప్రాంతాలను కూడా గుర్తించామన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ నరసింహ కుమార్, డిఎంహెచ్ఒ ఉషశ్రీ, కర్నూలు నుంచి వచ్చిన ఎన్‌డిఆర్ఎఫ్ సిబ్బంది, సిఐ వెంకట చలపతి, రాయచోటి ఫైర్ స్టేషన్ అధికారి వెంకటరామిరెడ్డి, వారి సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లాలో 31 మంది ఎస్ఐలు బదిలీ

ప్రజాశక్తి-రాయచోటి

జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసుస్టేషన్లలో పనిచేస్తున్న 31 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ బుధవారం ఎస్‌పి విద్యాసాగర్ నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా హెడ్ క్వార్టర్‌లో విఆర్‌లో ఉన్న విష్ణువర్ధన్‌ను రాయచోటి అర్బన్ ఎస్ఐ-1గా, ఇక్కడున్న నరసింహారెడ్డిని సైబర్ క్రైమ్‌కు, అర్బన్ ఎస్ఐ-2 మహమ్మద్ అబ్దుల్ జహీర్‌ను డిఎస్‌ఆర్‌బికి, పీలేరు అర్బన్ ఎస్ఐ-2 లోకేష్‌ను రాయచోటి అర్బన్ ఎస్ఐ-2గా, విఆర్‌లో ఉన్న బాలాజీ నాయక్‌ను పీలేరు అర్బన్ ఎస్ఐ-2గా, సైబర్ క్రైమ్ ఎస్ఐగా ఉన్న చిరంజీవిని వీరబల్లి ఎస్ఐగా, అక్కడున్న మోహన్ నాయక్‌ను సిసిఎస్ ఎస్ఐ-3గా, విఆర్‌లో ఉన్న మల్లికార్జున్‌రెడ్డిని నందలూరుకు, గుర్రంకొండ ఎస్ఐ మధురామచంద్రయుడు డిసిఆర్‌బి-1గా, విఆర్‌లో ఉన్న వెంకటేష్‌ను రాజంపేట అర్బన్ ఎస్ఐ-1గా, విఆర్‌లో ఉన్న రాందాస్‌ను రాజంపేట అర్బన్ ఎస్ఐ-2గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. రాజంపేట అర్బన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ-1గా ఉన్న లక్ష్మీ ప్రసాద్‌రెడ్డిని రైల్వేకోడూరు అర్బన్ ఎస్ఐగా, రైల్వేకోడూరు అర్బన్ ఎస్ఐగా ఉన్న నవీన్ బాబును గుర్రంకొండ ఎస్ఐగా, డిసిఆర్‌బి ఎస్ఐగా ఉన్న శివకుమార్‌ను పుల్లంపేట ఎస్ఐగా, డిసిఆర్‌బి ఎస్ఐ-2గా ఉన్న అన్వర్ బాషను మదనపల్లె వన్ టౌన్ పిఎస్ ఎస్ఐ-2గా, మదనపల్లె వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ-2గా పనిచేస్తున్న శ్రీనివాస్ నాయక్‌ను హెడ్ క్వార్టర్స్ ఉమెన్స్ పిఎస్ ఎస్ఐ-2 గా, వాయల్పాడు పిఎస్ ఎస్ఐ-2గా ఉన్న శ్రీహరిని అన్నమయ్య హెడ్ క్వార్టర్స్ ఉమెన్స్ పిఎస్ ఎస్ఐ-3గా, విఆర్‌లో ఉన్న బాలరాజును ఉమెన్స్ పిఎస్ ఎస్ఐ-4గా, మదనపల్లె అర్బన్ తాలూకా పిఎస్‌లో ఎస్ఐ-2గా ఉన్న చంద్రమోహన్‌ను మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్ ఎస్ఐ-1గా, మదనపల్లె తాలూకు పోలీస్ స్టేషన్ ఎస్ఐ-1గా ఉన్న హరిహర ప్రసాద్‌ను పిటిఎం పోలీస్ స్టేషన్ ఎస్ఐగా, మదనపల్లె టూ టౌన్ ఎస్ఐ-2గా ఉన్న గాయత్రిని మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్ ఎస్ఐ-2గా, విఆర్‌లో ఉన్న శ్రీనాథ్ ప్రసాద్‌ను మదనపల్లె టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ-2గా, పిటిఎం పోలీస్ స్టేషన్ ఎస్ఐ రవికుమార్‌ను రామసముద్రం ఎస్ఐగా, అన్నమయ్య విఆర్‌లో ఉన్న ఉమామహేశ్వర్‌రెడ్డిని తమ్మళ్ళపల్లి ఎస్ఐగా, అన్నమయ్య విఆర్‌లో ఉన్న వెంకటేశ్వర్లును పెద్దమండెం ఎస్ఐగా, అన్నమయ్య డిఎస్‌బి ఎస్ఐ-1గా ఉన్న శ్రీనివాసులురెడ్డిని అన్నమయ్య డిఎస్‌బి ఎస్ఐ-2గా, పెద్దమండెం ఎస్ఐగా ఉన్న పి.వి.రమణను డిఎస్‌బి ఎస్ఐ-3గా, విఆర్‌లో ఉన్న సూర్యనారాయణను డిఎస్‌బి ఎస్ఐ-4గా, విఆర్‌లో ఉన్న సుబ్రహ్మణ్యం నాయక్‌ను అన్నమయ్య డిఎస్‌బి ఎస్ఐ-5గా, విఆర్‌లో ఉన్న జయ రామప్పను అన్నమయ్య డిసిఆర్‌బి ఎస్ఐ-2గా, అన్నమయ్య విఆర్‌లో ఉన్న శివకామినిని అన్నమయ్య పిసిఆర్ ఎస్ఐ-2గా నియమిస్తూ ఎస్‌పి విద్యాసాగర్ నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. వారి కేటాయించిన పోలీస్ స్టేషన్‌లలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.



మాట్లాడుతున్న జెసి ఆదర్శ రాజేంద్రన్

స్వచ్ఛ రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం : జెసి

ప్రజాశక్తి-రాయచోటి

ఈ నెల 17న మూడవ శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖలు ప్రణాళిక బద్ధంగా పటిష్టంగా నిర్వహించాలని జెసి ఆదర్శ రాజేంద్రన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాను స్వచ్ఛరహితంగా రూపొందించేందుకు 'స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను విస్తృతంగా అమలు పరిచేందుకు అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలన్నారు. ఈ నెల అంశం వేడి ప్రభావాన్ని తగ్గించడం (బీట్ ది హీట్) కొరకు జిల్లా వ్యాప్తంగా అన్ని విభాగాలు, ప్రభుత్వ శాఖలు వేడి ప్రభావాలను తగ్గించడానికి, ప్రజలలో అవగాహన పెంచడానికి, పట్టణ, గ్రామీణ స్థితిస్థాపకతను మెరుగుపరచడానికి చేపట్టాల్సిన కార్యకలాపాలను ప్రభుత్వం స్పష్టంగా నిర్దేశించిందన్నారు. ప్రణాళిక బద్ధంగా కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వం జిల్లాకు ప్రత్యేకంగా నియమించిన జోనల్ అధికారి 16న జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిపారు. జిల్లా స్థూల దేశీయోత్పత్తి, ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలను జిల్లాలో అమలవుతున్న తీరును పర్యవేక్షించడంతోపాటు అధికారులతో సమావేశం నిర్వహిస్తారని చెప్పారు. ప్రతి శాఖకు ప్రభుత్వం నిర్దేశించిన పనితీరు సూచికలలో నిర్దేశించిన లక్ష్యాలు సాధించిన ప్రగతికి సంబంధించి స్పష్టమైన నివేదికలను రూపొందించాలని సూచించారు. అనంతరం వివిధ అంశాలలో చర్చించి తగు సూచనలు జారీ చేశారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

నేడు విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు

ప్రజాశక్తి-రాయచోటి: జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో ఆరు నుండి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు గురువారం చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నట్లు డిఇఒ కె.సుబ్రహ్మణ్యం తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎండ తీవ్రత పరిరక్షణ అనే అంశంపై డైట్‌లో వ్యాసరచనలు, చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్ వారిచే బహుమతి ప్రదానం చేస్తామన్నారు.

గిరిజన గ్రామాల్లో సంక్షేమ పథకాలపై ప్రచారం : కలెక్టర్

ప్రజాశక్తి-రాయచోటి

దార్తి ఆబా జన్ జాటియ గ్రామ ఉత్కర్ష అభియాన్ కార్యక్రమంలో జిల్లాలో ఎంపికైనా నాలుగు మండలాలలోని 17 గ్రామాలలో జూన్ 15 నుండి జూన్ 30 వరకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఆధార్ కార్డు, రేషన్ కార్డు తదితర కార్డులు లేని వారికి కార్డులను అందజేస్తున్నట్లుగా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో నిర్వహించే దార్తి ఆబా జన్ జాటియ గ్రామ ఉత్కర్ష అభియాన్ కార్యక్రమం పక్కాగా అమలవాలని అధికారులను ఆదేశించినట్లుగా పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలో నాలుగు మండలాలలోని 17 గ్రామాలు ఈ కార్యక్రమం కింద ఎంపికయ్యాన్నారు. ఈ గ్రామాలలో 50 శాతం పైబడి జనాభా గిరిజనులు ఉన్నట్లుగా తెలిపారు. ఈ గ్రామాలలో వివిధ శాఖల సమన్వయంతో కేంద్ర ప్రభుత్వ సహాయంతో పక్కా ఇళ్ల నిర్మాణం, జలజీవన్ మిషన్, ఇంటింటికి విద్యుత్తు, సోలార్ ప్యానల్ నిర్మాణం, జాతీయ హెల్త్ మిషన్, ఉజ్వల యోజన, పోషణ్ అభియాన్, సమగ్ర శిక్ష, తదితర పథకాలను అమలు చేయబోతున్నామన్నారు. ఈ గ్రామాలలో కొంత మంది లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అమలు అవ్వని పక్షంలో వారందరికీ సహాయ సహకారాలు అందించి సంక్షేమ, అభివృద్ధి ఫలాలను వారికి అందజేయాలన్నారు. ఆయుష్మాన్ భారత్ కార్డులు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్, పిఎం కిసాన్, జన్ధన్ బ్యాంక్ అకౌంట్, తదితర సంక్షేమ పథకాలపై ఎంపికైన గ్రామాలలో జూన్ 15 నుండి జూన్ 30 వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలలో భాగంగానే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, తదితర కార్డులు లేని వారికి వాటిని లబ్ధిదారులకు అందజేయబోతున్నామని పేర్కొన్నారు. ఈ అవగాహన కార్యక్రమాలను గిరిజన ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.



మాట్లాడుతున్న కలెక్టర్ శ్రీధర్


ఉపాధి పనులను పరిశీలిస్తున్న శివప్రసాద్

'ఉపాధి' పనులు పరిశీలన

ప్రజాశక్తి-రామాపురం
ఉపాధి కూలీలకు గిట్టుబాటు కూలి రూ.307లు అదేవిధంగా పనులు కల్పించాలని జిల్లా అంబుడ్స్ మ్యాన్ శివప్రసాద్ పేర్కొన్నారు. మండలంలోని సుద్దమళ్ళ, నల్లగుట్టపల్లె పంచాయతీలలో జరుగుతున్న ఉపాధిపనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోనే ఉంటూ పనులు చేసుకోవడం ఉపాధిహామీ పథకం లక్ష్యమని అన్నారు. కూలీలకు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుక రావాలని సూచించారు. మండలంలో ఉపాధి పనులు జరుగుతున్న విధానం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కూలీలు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటిం చాలన్నారు. ఎపిఓ వెంకటయ్య, జెఇ ఓబులేసు, టిఏ సురేందర్‌నాయుడు, ఫీల్డ్ అసిస్టెంట్‌లు నాగమణి, రాజశేఖర్, సాయి పాల్గొన్నారు.

నేడు వైసిపల్లె ఉప సర్పంచ్ ఎన్నిక

ప్రజాశక్తి-నందలూరు
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారి గురువారం మండలంలోని ఎర్రచెర్లోపల్లె గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించాలని ఉత్తర్వు లు జారీ చేసినట్లు ఎంపిడిఒ రాధాకృష్ణంరాజు తెలిపారు. గురువారం ఉదయం 11 గంటలకు వైసిపల్లె గ్రామ పంచాయతీ వార్డు సభ్యులందరూ వీలు కల్పించాలని గ్రామ పంచాయ తీలో నిర్వహించు ప్రత్యేక సమావేశానికి హాజరు కావాలని తెలిపారు.


మాట్లాడుతున్న ఎంపిడిఒ


మహాభారత యజ్ఞాన్ని వివరిస్తున్న అనసూయమ్మ

ఘనంగా పంచమవేద మహాభారత యజ్ఞం

ప్రజాశక్తి-గాలివీడు
పంచమ వేద మహాభారత యజ్ఞంలో భాగంగా బుధవారం వ్యాసుని జననము, భీష్ముని ప్రతిజ్ఞపైన అన్నమాచార్య ప్రాజెక్టు భావతరని జి.అనసూయమ్మ మహాభారత యజ్ఞా నికి సంపూర్ణంగా ప్రారంభించారు. బుధ వారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పది రోజుల పాటు జరిగే హరికథ మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కార్యనిర్వాహకులు సిహెచ్. పెద్దరాజా పేర్కొన్నారు. కార్యక్రమంలో తబలిస్ట్ సదా శివ, హార్మోనిస్ట్ సుబ్బయ్య, నాగార్జున నాయుడు పాల్గొన్నారు.

టిడిపి సీనియర్ నాయకుడు రహమతుల్లా మృతి

ప్రజాశక్తి-కలికిరి
టిడిపి సీనియర్ నాయకుడు మాజీ జడ్‌పిటిసి, రహంతుల్లా అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. గత కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో తిరుపతిలో చికిత్స పొందుతున్నారు. ఈయన నల్లారి అమర్నాథ్‌రెడ్డి హయాం నుంచి మాజీ ముఖ్య మంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే కిషోర్‌కుమార్‌రెడ్డికి అత్యంత సన్నిహి తుడిగా ఉంటున్నారు. మండలం లోని పలువురు టిడిపి నాయకులు, బంధువులు ఆయన మృతదేహానికి నివాళు లర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.


రహంతుల్లా (ఫైల్ ఫోటో)

గుండెపోటుతో విఆర్‌ఒ..

ప్రజాశక్తి-ములకలచెరువు
మండల కేంద్రంలో విఆర్‌ఒ పనిచేస్తున్న బి.వెంకటనారాయణ గుండపోటుతో మృతి చెందారు. మండలంలోని కాలువపల్లికి చెందిన ఆయన 1995 సంవత్సరం నుంచి విఆర్‌ఎగా ఉంటూ 2008లో విఆర్‌ఒగా ఉద్యోగోన్నతి పొందారు. అనంతరం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలు మండలాల్లో పని చేశారు.ఇటీవల కాలంలో ములకలచెరువు టౌన్ విఆర్‌ఒ విధులు నిర్వహిస్తూ గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు తిరుపతి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందారు.విషయం తెలుసుకున్న తహశీల్దార్ ప్రదీప్ మరియు సిబ్బంది దహన ఖర్చుల కోసం ప్రభుత్వం అందించే రూ.25వేలు, అదనంగా మరో రూ.25వేలు కలిపి మొత్తం రూ.50వేలు విఆర్‌ఒ కుటుంబ సభ్యులకు అందించారు. అనంతరం ఆయన మృతదేమానికి డిటి లక్ష్మి, చంద్ర, విఆర్‌ఒలు, విఆర్‌ఎలు నివాళులు అర్పించారు.

వైసిపి నాయకుడి మృతికి ఎమ్మెల్యే నివాళి

ప్రజాశక్తి-తంబళ్లపల్లి
మండలంలోని గుండ్లపల్లి పంచాయతీ దిగువ పల్లెకు చెందిన వైసిపి సీనియర్ నాయకుడు సిద్ధారెడ్డి(80) ఆకస్మిక మృతి పార్టీకి తీరని లోటు అని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి అన్నారు. సిద్ధారెడ్డి గత సోమవారం జారిపడి తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో వైద్య చికిత్సలు పొందుతూ మృతి చెందారు. బుధవారం ఆయన స్వగ్రామంలో జరిగిన అంతక్రియలకు ఎమ్మెల్యే హాజరయ్యారు. మృతదేహాన్ని సందర్శించి నివాళు లర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించారు. వైసిపికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ చౌడేశ్వర్, పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, కిషోర్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, శివారెడ్డి, రామ్మూర్తి, ఎరుకల్‌రెడ్డి, పెద్దశేఖర్‌రెడ్డిపాల్గొన్నారు.

గోపనపల్లిలో రీసర్వే ప్రారంభం

ప్రజాశక్తి-గాలివీడు
మండలంలోని గోపనపల్లి గ్రామంలో రీసర్వేను బుధవారం ప్రారంభించారు. గ్రామంలో 669 సర్వే నెంబర్లు ఉన్నాయని రెండో ఫేస్ కింద సర్వే చేపడుతున్నట్లు సర్వేయర్ భారతి తెలిపారు. రీసర్వేకు రైతులు స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు. రీసర్వేలో తమ భూమి కొలతలను సరిచూసుకోవాలని తెలిపారు. సర్వేలో విఆర్‌ఒ, విఆర్‌ఎ, రైతులు పాల్గొన్నారు.


రీసర్వే చేస్తున్న రెవెన్యూ సిబ్బంది

సచివాలయాల్లో అందుబాటులో ఉండని కార్యదర్శులు

- ఇబ్బందులు పడుతున్న ప్రజలు

ప్రజాశక్తి-గాలివీడు
మండలంలో గ్రామ సచివాలయాల వద్ద కార్యదర్శులు అందుబాటులో ఉండక పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండల వ్యాప్తంగా 17 గ్రామ పంచాయ తీలలో ఇద్దరు పంచాయతీ సెక్రెటరీలు, 15మంది సచివాల కార్యదర్శులు విధులు నిర్వహి స్తు న్నారు. జనన, మరణ సర్టిఫికెట్లతో పాటు ఇంటి పన్ను, నీటి సమస్య, ముగురు కాలువల సమ స్య, విద్యుత్ బల్బులు చూడాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శిపై ఉంది. సెక్రెటరీలు సచి వాలయాలకు వెళ్లకుండా ఎంపిడిఒ కార్యాలయంలో సమావేశం ఉందని చెబుతూ దుంకీలు కొడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామాలలో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడు తున్నారు. అలా వచ్చి ఇలా పోతున్నారే తప్ప తమ విధులు నిర్వహించడంలో నిర్లక్ష్యం వహిస్తు న్నారని ప్రజలు చెబుతున్నారు. నెల నెలా జీతాలు పొందుతున్నారే కానీ ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చే ఇంటి పన్ను వసూలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ ంలో వాలంటీర్లు ఇంటింటి వెళ్లి ఇంటి పన్ను వసూలు చేసి సచివాలయంలో రశీదు లను సమర్పించేవారని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థ లేకపోవడంతో ఇంటి పన్ను వసూలు చేయా ల్సిన సెక్రెటరీలు పన్నులు వసూలు చేయడంలో నిర్వక్ష్యం వహిసున్నారని అన్నారు. ఇప్పట ికైనా అధికారులు స్పందించి సెక్రెటరీలు ప్రజలకు అందుబాటులో ఉండి విధులు నిర్వహించే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.



ప్రజల దాహార్తిని తీర్చడమే లక్ష్యం :'చమర్తి'


తాగునీటి బోరును ప్రారంభిస్తున్న జగన్‌మోహన్‌రాజు

ప్రజాశక్తి-సుండుపల్లి
గ్రామాల్లో ప్రజల దాహార్తిని తీర్చడమే తమ లక్ష్యమని జిల్లా టిడిపి అధ్యక్షులు చమర్తి జగన్‌మోహన్‌రాజు పేర్కొన్నారు. బుధవారం మండలంలోని రెడ్డివారిపల్లి గ్రామపంచాయతీ కోణంకివారిపల్లి, నాగారపమ్మగుడి తాగునీటి బోరును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలనే ఉద్దేశంతో జల యజ్ఞం ప్రారంభించి బోర్లను వేయిస్తున్నామని అన్నారు. ప్రతి గ్రామంలోనూ తాగునీటి సమస్య లేకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో స్థానిక నాయకుల సహకారంతో అధికారుల పర్యవేక్షణలో చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రాజకీయ కోణంలో కాకుండా అన్ని గ్రామాలకు అన్ని వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఎక్కడ నీటి సమస్య ఉన్నా తక్షణమే పరిష్కరిం చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మాటలు చెబుతూ కాలయాపన చేయడం కంటే ప్రజలకు మంచి చెయ్యడమే తమ ఉద్దేశమని అన్నారు. భవిష్యత్తులో కూడా మండలంలో అన్ని గ్రామాలకు మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సుండుపల్లి మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌ఛార్జిలు, యూనిట్ ఇన్‌ఛార్జిలు, టిడిపి ముఖ్య నాయకులు, మండల అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారులు, ఇఒపిఆర్‌డి, కార్యకర్తలు, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ప్రజల సౌకర్యార్థం మరుగుదొడ్లు ఏర్పాటు

- నగర పంచాయతీ కమిషనర్ జి.వి.పల్లవి

ప్రజాశక్తి-బి.కొత్తకోట
ప్రజల సౌకర్యార్థమే పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేయడం జరిగిందని నగర పంచాయతీ కమిషనర్ జి.వి.పల్లవి పేర్కొన్నారు. బుధవారం పట్టణ పరిధిలో గల జ్యోతి బస్టాండ్‌లో మరుగుదొడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంచాయతీకి చుట్టుప్రక్కల గ్రామాల నుంచి ప్రజలు అవసరాలను నిమిత్తం వస్తుంటారని, వారికి ఇబ్బంది లేకుండా ఉండడానికి పబ్లిక్ టాయిలెట్లు నిర్మించినట్లు తెలిపారు. ప్రజలు బహిరంగ ప్రదేశాలలో మలమూత్ర విసర్జన చేయకుండా పబ్లిక్ టాయిలెట్లను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నగర పంచాయతీ ఎఇ రాజేంద్ర, నగర పంచాయతీ అధికారులు బి.రమాదేవి, సిపిఐ మనోహర్ రెడ్డి, టిడిపి పట్టణ అధ్యక్షుడు బంగారు వెంకటరమణ, రఘు, టిడిపి నాయకులు శిల్ప అంజి, మస్తాన్ పాల్గొన్నారు.


మరుగుదొడ్డిని ప్రారంభిస్తున్న నగర పంచాయతీ కమిషనర్ పల్లవి

పొంచి ఉన్న ప్రమాదం


ముగురు కాలువపై ఏర్పడిన రంధ్రం

ప్రజాశక్తి-గాలివీడు
పట్టణంలో గేటు నుంచి బస్టాండ్ వరకు మురుగు కాలువలు నిర్మించారు. బాలుర ఉన్నత పాఠశాల అటువైపున శెట్టివారిపల్లి నుంచి వస్తున్న రహదారిలో మ్యాన్ హోల్ మాదిరిగా మురికి కాలువకు పెద్ద రంధ్రం ఏర్పడంతో వాహదారులు, పాదచారులు ఆందోళనకు గురవు తున్నారు. ఈరోడ్డు ద్వారానే శెట్టివారిపల్లి, పూసలపేట, చిన్నపరెడ్డి మిషన్ సర్కిల్ అక్కడ ఉండే ప్రజలందరూ రాకపోకలు సాగిస్తుంటారు. ఏమరపాటుగా వెళితే ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈరోడ్డుపై వృద్ధులు, చిన్నపిల్లలు నడుచుకుంటూ వెళుతుంటారని పొరపాటున కాలు జారి రంధ్రంలో పడి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బైక్, కార్లు టైర్లు కూడా రంధ్రంలో ఇరుక్కపోయే ప్రమాదముందని వాహనదారులు కూడా భయాందోళన వ్యక్తం చేశారు. సమస్య చిన్నదే అని భావిస్తే పెద్ద ప్రమాదమే చోటు చేసుకుంటుందని అన్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి గుంతగా ఏర్పడిన రంధ్రాన్ని పూడ్చి వేయించాలని ప్రజలు కోరుతున్నారు.

టిడిపి గ్రామ కమిటీ సభ్యులకు సన్మానం

ప్రజాశక్తి-తంబళ్లపల్లె
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మండలంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడానికి అందరం ఐక్యంగా, శక్తివంచన లేకుండా కృషి చేద్దామని టిడిపి మండలాధ్యక్షులు రెడ్డప్పరెడ్డి పేర్కొన్నారు.నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి జయచంద్రారెడ్డి ఆదేశాల మేరకు బుధవారం తంబళ్లపల్లెలో టిడిపి నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో పరుస తోపు, తంబళ్లపల్లె నూతన గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. తంబళ్లపల్లె గ్రామ కమిటీ అధ్యక్ష లుగా బికె.మహేష్, ఉపాధ్యక్షులుగా లోకేష్‌రెడ్డి, కార్యదర్శిగా రామాంజులు, పరుసతోపు గ్రామా ధ్యక్షుడిగా శివకృష్ణ, ఉపా ధ్యక్షుడిగా స్వామిరెడ్డి, కార్యదర్శిగా శ్రీనివాసలరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకు న్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామ న్నారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తినాయుడు. క్లస్టర్ ఇన్‌ఛార్జి బేరిశీన, సిద్ధమ్మ, మాజీ జడ్‌పిటిసి సభ్యుడు రామచంద్ర, బిసి నాయకుడు చంద్రశేఖర్, ఆదిరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ మణి, ఎస్ఎంసి చైర్మెన్ శివ, జనసేన నాయకుడు రాజారెడ్డి, బోయపల్లె శివ పాల్గొన్నారు.


గ్రామ కమిటీ నాయకులను సన్మానిస్తున్న టిడిపి నాయకులు

అంబేద్కర్ సర్కిల్‌గా నామకరణం చేయాలి

ప్రజాశక్తి -చాపాడు (మైదుకూరు)
మైదుకూరు బస్టాండ్, పోలీస్ స్టేషన్ పరిసరాలను రాజకీయ పార్టీలకు అతీతంగా బాబా సాహెబ్ అంబేద్కర్ సర్కిల్‌గా గుర్తించాలని అంబేద్కర్ విగ్రహ కమిటీ నాయకులు ఐతా బాబు డిమాండ్ చేశారు. బుధవారం మున్సిపాలిటీ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోస్ట్ ఆఫీస్, హైస్కూల్, ఎంపిడిఒ కార్యాలయం మధ్యలో బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వెలిసిందన్నారు. ఆయన విగ్రహం చుట్టూ భారత దేశ మొదటి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి, నందమూరి తారక రామారావు విగ్రహం కూడా పూర్తి స్థాయి నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. పార్టీలకతీతంగా అంబేద్కర్ కాలనీగా నామకరణం చేయాలన్నారు. కార్యక్రమంలో కైవు భాస్కర్ మాదిగ, విలియం ,నాగార్జున,కనకరాజు , గోపాల్,నర్రా వెంకట సుబ్బయ్య,రాజేష్ పాల్గొన్నారు.

హార్టికల్చర్ హబ్‌గా మార్చడమే లక్ష్యం

ప్రజాశక్తి- సింహాద్రిపురం
జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మండల వ్యవసాయ శాఖ అధికారి శివమోహన్‌రెడ్డి, ఎంపిడిఒ కృష్ణమూర్తి పేర్కొన్నారు. బుధవారం ఎంపిడిఒ సభా భవనంలో హార్టికల్చర్, రెవెన్యూ, ఎన్‌ఆర్‌ఇజిఎస్ శాఖల అధికారులతో పండ్ల తోటల పెంపకం పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఒ మాట్లాడుతూ సన్న, చిన్నకారు రైతులకు ప్రభుత్వం 25 రకాల పండ్ల తోటల సాగుకు ప్రోత్సాహం అందిస్తుందని చెప్పారు. ఎంపిడిఒ కృష్ణమూర్తి మాట్లాడుతూ రైతులు పండ్ల తోటల పెంపకంపై ఆసక్తి చూపాలన్నారు. ఈనెల 16 నుంచి ఆయా గ్రామాలలో గ్రామ సభలు నిర్వహిస్తాన్నారు. కార్యక్రమంలో ఉపాధి హామీ చట్టం ఎపిఒ జయ భారతి, ఇసి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

ముద్దనూరు : పండ్ల తోటలు పెంపకం సాగు చేసేందుకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఎంపిడిఒ ముకుంద రెడ్డి సూచించారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో బుధవారం ఉద్యాన, వ్యవసాయ శాఖ, ఉపాధి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడిఒ మాట్లాడుతూ 2025-2026 ఆర్థిక సంవత్సరానికి గాను ఉద్యాన తోటలు పెంపకానికి లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. 5 ఎకరాలు ఉన్న సన్న, చిన్నకారు రైతు కుటుంబాలకు ఉపాధి ద్వారా లబ్ధి కలుగుతుందన్నారు. 5 ఎకరాలు పైన ఉన్న రైతు కుటుంబాలకు ఉద్యాన శాఖ ద్వారా లబ్ధి చేకూరు తుందనితెలిపారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సమ్మెను జయప్రదం చేద్దాం

ప్రజాశక్తి- పులివెందుల రూరల్ : ఈనెల 20న నిర్వహించే సమ్మెను విజయ విజవయంతం చేయాలని సిఐటియు నాయకులు పేర్కొన్నారు. బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో స్తానిక గఫూర్ డ్రైవింగ్ పాఠశాలలో సమ్మెకు సంబంధించి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దుచేఎ యాలని కోరారు. ఈనెల 20న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. బ్రిటీష్ వారితో కార్మికవర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను సైతం మోడీ ప్రభుత్వం భారతీయ కార్మిక వర్గాన్ని యాజ మాన్యాలకు బానిసలుగా మార్చేందుకు నాలుగు లేబర్ కోట్లు తెచ్చిందని విమర్శి ంచారు. ఈ లేబర్ కోడ్ల వల్ల కార్పొరేట్ల లాభాలు పెరిగి, కార్మికులు ఏ హక్కులు లేని బానిసలుగా మారిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. 3 నల్ల చట్టలతో రైతులను, 4 లేబర్ కోడ్లలో కార్మికులను కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు కరోనా సంక్షోభాన్ని, ఉగ్రవాద సంక్షోభ పరిస్థితులను మోడీ మతోన్మాద ఎజెండాను అమలు చేసేందుకు కార్పొరేట్ శక్తులను సంతృప్తి పరిచేందుకు వాడు కుంటుందని వారు విమర్శించారు. సమ్మెలో ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకింగ్, ఎల్ఐసి,పోస్టల్,బిఎస్ఎన్ఎల్ పాల్గొంటున్నారని, ప్రభుత్వ పథకాలలో పనిచేసే ఉద్యోగులు, అసంఘటిత కార్మికులు అందరూ కూడా సమ్మెను బలపరచడం ద్వారా మోడీ కార్పొరేట్ విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు విశ్వనాథ్,హరి శివయ్య, రామాంజనేయులు, అశోక్ కుమార్,రమణయ్య పాల్గొన్నారు.


ఎఇలకు సూచనలు ఇస్తున్న హౌసింగ్ పీడీ సాంబశివరావు

ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలి : పీడీ

ప్రజాశక్తి-రామాపురం
పక్కాగృహాల లబ్ధిదారులకు ప్రభుత్వం ఇస్తున్న అదనపు ఆర్థిక సహాయాన్ని సద్విని యోగం చేసుకొని ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని హౌసింగ్ పీడీ సాంబశివరావు పేర్కొ న్నారు. స్థానిక ఎంపిడిఒ సభా భవనంలో బుధవారం సచివాలయ అసిస్టెంట్ ఇంజినీర్లకు జరి గిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. గతంలో మంజూరైన పక్కా గృహాలు నిర్మాణ దశలో నిలిచిపోయిన వాటికి ప్రభుత్వం ఎస్‌సి, ఎస్‌టిలకు రూ.75వేలు, బిసి, మైనార్టీలకు రూ.50వేలు అదనంగా సాయం అందిస్తోందన్నారు. ఈ ఆర్థిక సాయంతో త్వరగా నిలిచి పోయి న గృహాలను ఈ నెల చివరిలోగా పూర్తి చేసుకోవాలని సూచించారు. మండల హౌసింగ్ ఎఇ, సచివాలయ అసిస్టెంట్ ఇంజినీర్లు బాధ్యతలు తీసుకొని గృహాలను త్వరితగతిన పూర్తి చేయా లన్నారు. సమావేశంలో ఎంపిడిఒ జాషువా హౌసింగ్, ఎఇ ప్రసాద్, సచివాలయ అసిస్టెంట్ ఇంజినీర్లు పాల్గొన్నారు.

వడగాల్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

- హెల్త్ ఎడ్యుకేటర్ షఫీ ఉన్నిసా

ప్రజాశక్తి - వేంపల్లె : వేసవిలో వీచే వేడి గాలుల పట్ల విద్యార్థులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెల్త్ ఎడ్యుకేటర్ షఫీ ఉన్నిసా బేగం పేర్కొన్నారు. బుధవారం వేంపల్లెలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో వేడిగాలులపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాతావరణంలో వచ్చే మార్పులతో వేడి గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. వేడి గాలి వీచినప్పుడు మానవ ఆరోగ్యంపై పడి దుష్ఫలితాలు అధికం వస్తాయాని చెప్పారు. వేడి గాలి వలన శరీరంపై ఒత్తిడి పెరిగి శ్వాసకోశ ,హృదయ సంబంధిత వ్యాధులు, మధుమేహం, మూత్రపిండాల వ్యాధులు వస్తాయని తెలిపారు. కొన్ని సందర్భాలలో ప్రాణాంతకంగా కూడా మారుతాయాని చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరూ అధిక మోతాదులో కనీసం 3 నుండి 5 లీటర్ల నీటిని రోజూ తాగాలని కోరారు. అ తెల్లని దుస్తులు ధరించడంతో పాటు ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఇంటిలో ఉండాలని చెప్పారు. అప్పుడప్పుడు ఒఆర్ఎస్ ప్యాకెట్లను నీటిలో కలుపుకొని తాగడం మంచిదని చెప్పారు. వేంపల్లెలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు ఒఆర్ఎస్ ప్యాకెట్లను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చెరసాల యోగాంజనేయులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఓబుల్ రెడ్డి, వైద్య సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

నేడు విద్వాన్ నరసింహులు వర్ధంతి

ప్రజాశక్తి - చాపాడు : మైదుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో కీర్తిశేషులు విద్వాన్, ప్రముఖ రచయిత కట్టా నరసింహులు వర్ధంతిని గురువారం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు రచయిత బొమ్మిశెట్టి రమేష్ బుధవారం తెలిపారు. సాయంత్రం 4 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. సాహితీ మిత్రులు, తెలుగు భాష అభిమానులు, కళాకారులు ,కవులు, రచయి తలు, చరిత్రకారులు, విద్యార్థులు, ప్రజలు విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు.

పులివెందులలో 'రిచ్ కిడ్' చిత్రీకరణ

ప్రజాశక్తి -పులివెందుల రూరల్
పులివెందుల పట్ట ణంలో రిచ్ కిడ్ సినిమా షూటింగ్ జరుగుతు ఒడడంతో ప్రజలు చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా మా ఊరి సినిమా ప్రొడ్యూసర్ మంజునాథ్ రెడ్డి (బుల్ రెడ్డి) రిచ్ కిడ్ సినిమాలో మెయిన్ లీడ్‌లో నటిస్తున్నాడు. డైరెక్టర్‌లుగా షఫీ, అనిల్ వ్యవహరిస్తున్నారు. కెమెరామెన్ మల్లి, ధర్మ ఆధ్వర్యంలో ఈ సినిమా చిత్రీకరిస్తా ఉన్నారు. బుధవారం ఈ సినిమాలోని సన్నివేశంలో భాగంగా ఫైట్ సీన్లు చిత్రీకరించారు. ఈ సందర్భంగా మంజునాథ రెడ్డి (బుల్‌రెడ్డి) మాట్లాడుతూ గతంలో మా ఊరి సినిమా పులివెందుల నియోజకవర్గంలోనే తీసి ఆ సినిమాకు మంచి పేరు వచ్చింది అన్నారు. ఇప్పుడు రిచ్ కిడ్ సినిమా పూర్తి అయిపోయిందన్నారు. తొందర్లోనే ఈ సినిమాను రిలీజ్ చేస్తామన్నారు. ఈ సినిమాలో ప్రత్యేక సన్నివేశంలో రాజక్కగా విలన్ క్యారెక్టర్ పులివెందుల బిడ్డ అమ్ములు నటిం చింద న్నారు. అమ్ములు తన పాత్రలో ఒదిగిపోయారని చెప్పారు. పులివెందుల ప్రాంతంలో ఎంతోమంది కళాకారులు ఉన్నారన్నారు. వారందరి కలలు బైటికి తీయడమే లక్ష్యంగా సినిమాలు తీస్తున్న అన్నారు. తొందరలోనే మరొక సినిమా తీయబోతున్నట్లు ఆయన తెలిపారు. టీమ్ మెంబర్లుగా వినయ్, జయపాల్ , ఖాసీం ఉన్నారన్నారు. ఈ సినిమాలో రైతుబిడ్డ హరి, మాచిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పఠాన్, రాఘవేంద్రారెడ్డి, మురళి, మురళీధర్ నటిస్తున్నట్లు తెలిపారు.


షూటింగ్‌లో చిత్ర యూనిట్ సభ్యులు

క్రైం కార్నర్

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

- ఇద్దరికి తీవ్రగాయాలు

ప్రజాశక్తి-బి.కొత్తకోట
రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం రాత్రి 9 గంటల బొలెరో పికప్ వాహనం బి.కొత్త కోట వైపు నుంచి మదనపల్లి వైపు వెళుతుండగా పల్సర్ బైక్‌పై వస్తున్న అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన వంశీ కృష్ణ(28) బొల ెరో వాహనాన్ని ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో బొలెరో వాహనం కూడా ప్రక్కకి పడిపోవడంతో అందులోని డ్రైవర్, డ్రైవర్ పక్కన కూర్చున్న రంగసముద్రానికి చెందిన గాలేటి అనే వ్యక్తికి తీవ్ర రక్తగాయాలైనట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమా దస్థ లానికి చేరుకొని వంశీకృష్ణ మృతదేహాన్ని ప్రయివేట్ అంబులెన్స్‌లో మద నపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. గాయపడిన బాధితు లను వారి బంధువుతు కారులో ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మహిళ ఆత్మహత్యాయత్నం

ప్రజాశక్తి - రామసముద్రం
రెవెన్యూఅధికారులు అన్యాయం చేశారని మహిళ మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన మండలంలో చోటుచేసుకుంది. బాధితురాలు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు మేరకు..రామసముద్రం మండలం మూగవాడి గ్రామంలో నివాసం ఉంటున్న కుమార్ భార్య నాగమ్మ పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆరు ఎకరాల వ్యవసాయ పొలం ఉందని తెలిపారు. రెవిన్యూ అధికారులు పక్కనే ఉన్నపొలం వారికి అనుకూలంగా తమ అనుమతి లేకుండా తమ పొలంలో దారివేసి 86 సెంట్ల భూమిని ప్రక్క పొలం రైతులకు కేటాయించారని అన్నారు. రెవెన్యూ అధికారులు మోసం చేశారనే ఆవేదనతో మనస్థాపం చెందిన నాగమ్మ బుధవారం టమాటా పంటకు వాడే పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. వెంటనే గమనించిన నాగమ్మను పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు.